క్లుప్తంగా

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కడియం: పొట్టిలంక 11కేవీ ఫీడర్ వెంబడి చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా 19వ తేదీ శుక్రవారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ దాట్ల శ్రీధర్‌వర్మ తెలిపారు. మండలంలోని వీరవరం గ్రామానికి సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

షర్మిలారెడ్డికి అభినందనలు



షర్మిలారెడ్డికి అభినందనలు తెలుపుతున్న పద్మలత తదితరులు

సీటీఆర్ఐ: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మేడపాటి షర్మిలారెడ్డిని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత, శ్రీలత హాస్పటల్ అధినేత డాక్టర్ అనుసూరి శ్రీనివాస్, డాక్టర్ సందీప్ అనుసూరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించేందుకు విజయవాడ వెళుతున్న షర్మిలారెడ్డిని డాక్టర్ అనుసూరి కుటుంబ సభ్యులు ఆమె నివాసంలో కలిసి, అభినందనలు తెలిపారు. వీరివెంట బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుత్తుల వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లేపల్లి సుభాషిణి ఉన్నారు.

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర



సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న నాయకులు

రాజమహేంద్రవరం సిటీ: భారత దేశం 2047 కల్లా పూర్తి అభివృద్ధి జరిగేలా అందరూ సంకల్పం చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్యోద్దేశమని జిల్లా ప్రవాస యోజన కన్వీనర్ కురగంటి సతీష్ అన్నారు. బుధవారం నగరంలోని క్వారీ సెంటర్‌లో యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు.

మద్యం విక్రేతల అరెస్టు



నిందితుడు, మద్యం బాటిళ్లతో ఇన్‌స్పెక్టర్ రమణ

రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ప్రాంతంలో బుధవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పిడింగొయ్యి గ్రామానికి చెందిన బైరి బాపిరాజును అరెస్టు చేసినట్టు సెబ్ నార్త్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పీవీ రమణ తెలిపారు. అతని వద్ద 180 ఎంఎల్ పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాజమహేంద్రవరం తాడితోటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దండా శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద 180 ఎంఎల్ తొమ్మిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఘనంగా ముత్యాలమ్మ తీర్థం

కడియం: మురమండ గ్రామ శివార్లలోని ముత్యాలమ్మవారి తీర్థ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ముక్కనుమ రోజున అమ్మవారి తీర్థం నిర్వహించడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

గడ్డి వాము దగ్ధం



మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

సీతానగరం: ప్రమాదవశాత్తు వంగలపూడిలో గడ్డి వాము దగ్ధమైంది. బుధవారం ఉదయం వంగలపూడి అరుంధతిపేటలో గాలింకి శ్రీనివాస్‌కు చెందిన నాలుగు ఎకరాల గడ్డికి నిప్పంటుకుంది. సమీపంలోనే మరికొన్ని పూరిళ్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎగసిపడిన మంటలను అదుపు చేసేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దగ్ధమైన గడ్డివాము విలువ రూ.30 వేలు ఉంటుందని ఏడీఎఫ్ పి.శ్రీనివాస్ తెలిపారు.







కడియం ప్రాంత నర్సరీల్లో ఏర్పాటు చేసిన మొక్కల కూర్పులు

కూర్పులోనే నేర్పు

- శ్రమను మైమరపించే అందం
- వ్యయ, ప్రయాసలకూ వెనుకాడని వైనం
- మొక్కల కూర్పులో కడియం నర్సరీల ప్రత్యేకత

కడియం: నర్సరీలకు కేరాఫ్ అడ్రస్ కడియం ప్రాంతం. దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని అత్యద్భుత ప్రదేశాలు, వేలాది రకాల మొక్కలతో చూపరులను కట్టిపడేసేలా నర్సరీలను తీర్చిదిద్దడంలో ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాల వారికి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. వీరికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పండగలు, ప్రత్యేక రోజుల్లో తమ నర్సరీల్లో వేలాది రకాల మొక్కలతో ఆకట్టుకునేలా మొక్కల కూర్పు చేయడం. సంక్రాంతి, న్యూ ఇయర్, రిపబ్లిక్ డే, ఉగాది.. ఇలా ఏ ప్రత్యేక రోజు వచ్చినా వీరు మొక్కల కూర్పులను ఏర్పాటు చేస్తుంటారు. మొక్కల కూర్పు అంటే ఏదో ఆషామాషీగా చేయడం కాదండోయ్.. ఇందు కోసం 50 వేల నుంచి లక్షా యాభై వేల వరకూ మొక్కలను, పదుల సంఖ్యలోనే కూలీలను కూడా వినియోగిస్తుంటారు. ప్రధానంగా శ్రీసత్యదేవ నర్సరీ, పల్ల వెంకన్న నర్సరీ, శ్రీవిజయదుర్గా నర్సరీ, గంగుమళ్ల నర్సరీ తదితర చోట్ల మొక్కల కూర్పులను ఏర్పాటు చేస్తుంటారు.

రోజుల తరబడి..

ప్రతి ఏటా వచ్చే ప్రత్యేక రోజులను పురస్కరించుకుని మొక్కల కూర్పులను ఏర్పాటు చేస్తుంటారు. ఒక ఏడాదిలో చేసిన దానికి మించి, మరో ఏడాది అందంగా తీర్చిదిద్దేందుకు రోజుల తరబడి కసరత్తు చేస్తుంటారు. మొక్కల కూర్పును నేలపైనే పరిచేస్తే చూపరులకు ఆకర్షణీయంగా కనిపించదు. ఇందుకు ప్రత్యేకంగా ఏటవాలుగా ఉండేలా బేస్ రూపొందిస్తారు. దానిపై పదుల సంఖ్యలో కూలీలను వినియోగించి, మొక్కలను క్రమపద్ధతిలో అమరుస్తారు. దీనికోసం వారం, పది రోజులు కృషి చేసిన సందర్భాలూ ఉంటాయి. అంతా పూర్తయ్యాక, అది ఆకర్షణీయంగా లేకపోతే, వెంటనే మార్పులు చేసేందుకు కూడా రైతులు వెనుకాడరు.

ఆకర్షణకే ప్రాధాన్యం

సందర్శకులు నర్సరీల్లో మొక్కలను చూసి, తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఎప్పటికప్పుడు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేందుకు రైతులు కృషి చేస్తుంటారు. అందులో భాగంగానే మొక్కల కూర్పులను ఏర్పాటు చేస్తారు. ఇందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరు. అందరికంటే తమ నర్సరీలో ఏర్పాటు చేసిన మొక్కల కూర్పు ఎక్కువగా ఆకట్టుకోవాలన్న స్నేహపూర్వక పోటీని కూడా రైతులు ప్రదర్శిస్తారు. వీటికి వినియోగించే మొక్కల ఖరీదుతో సహా లెక్కేస్తే, ఒక్కో మొక్కల కూర్పునకు రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకూ వెచ్చిస్తారు.

ఎక్కడా లేని విధంగా..

మన దేశంలోని పుణె, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా నర్సరీలున్నప్పటికీ, అక్కడెక్కడా ఇలాంటి మొక్కల కూర్పులను ఏర్పాటు చేయరు. ముఖ్యంగా సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఇటువంటి ఏర్పాట్లు చేసిన దాఖలాలు ఉండవు. కడియం ప్రాంత నర్సరీ రైతులు స్నేహపూర్వకంగా ఉంటారు. మొక్కలు కొన్నా, కొనకపోయినా నర్సరీ చూసేందుకు వచ్చే సందర్శకులను స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తుంటారు. ముఖ్యంగా ప్రత్యేక రోజులు, పర్వదినాల్లో ఏర్పాటు చేసే మొక్కల కూర్పులను సందర్శించేందుకు పెద్దఎత్తున సందర్శకులు వస్తుంటారు. వారి కోసమే రోజుల తరబడి వాటిని అలానే ఉంచుతారు.

పదహారేళ్ల క్రితం..

దాదాపు పదహారేళ్ల క్రితం మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికూడా ఏటా రైతులు కొనసాగిస్తున్నారు. అప్పట్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మాత్రమే మొక్కల కూర్పులను ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత ప్రత్యేకమైన రోజుల్లో మొక్కలతో ఆకర్షణీయంగా కూర్పులను ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకోవడమే లక్ష్యమని ఆయా నర్సరీల రైతులు చెబుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణ

నర్సరీలకు వచ్చే సందర్శకులకు మొక్కల కూర్పు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. రంగురంగుల మొక్కలతో చక్కటి సందేశాలను ఏర్పాటు చేస్తే అది ఎక్కువ మందికి చేరుతుంది. ఈ ఉద్దేశంతోనే మొక్కల కూర్పులను వ్యయప్రయాలకోర్చి ఏర్పాటు చేస్తాం.

– పుల్లా పెద సత్యనారాయణ, నర్సరీ రైతు

సందేశాత్మకంగా..

ప్రతి ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు సృజనాత్మకతతో చేసే ఏర్పాటే మొక్కల కూర్పు కడియం ప్రాంత నర్సరీ రైతుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. రైతులు స్నేహపూర్వక పోటీతో చేసే ఈ ఏర్పాట్లు నర్సరీలకు మరింత పేరు తీసుకొస్తాయి.

– పల్లా వెంకటేష్, నర్సరీ రైతు

ఎంతో ఆసక్తి

ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తుందంటే కడియం ప్రాంత నర్సరీ రైతులు చేసే మొక్కల కూర్పుపైనే ప్రజలు ఆలోచిస్తుంటారు. ఆ స్థాయికి ఈ మొక్కల కూర్పులు చేరడం ఈ ప్రాంతానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.

– పుల్లా రాజశేఖర్, నర్సరీ రైతు

నర్సరీని సందర్శించిన చీఫ్ జస్టిస్



చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్‌కు స్వాగతం పలుకుతున్న పోలరాజు

కడియం: కడియపులంకలో ఉన్న శివాంజనేయ నర్సరీని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ బుధవారం రాత్రి సందర్శించారు. నర్సరీ అధినేత, సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లు పోలరాజు ఆయనకు స్వాగతం పలికారు. వివిధ రకాల మొక్కల గురించి ఆయనకు వివరించారు.

కార్యాలయ గోడకు షోకాజ్ నోటీసుల రిప్లైలు

సీటీఆర్ఐ: సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రిప్లై ఇస్తుంటే.. ఐసీడీఎస్ అధికారులు తీసుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి టీటీడీ కల్యాణ మండపం రోడ్‌లో ఉన్న ఐసీడీఎస్ రాజమండ్రి అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్దకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు చేరుకున్నారు. షోకాజ్ నోటీసులకు రిప్లైలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయ సిబ్బంది అందుకు తిరస్కరించారు. దీంతో సాయంత్రం వరకూ నిరీక్షించి, కార్యాలయ గోడలకు నోటీసు రిప్లైలు అతికించాక అక్కడినుంచి నిష్క్రమించారు.

19న శ్రీరామ విజయ యాత్ర



పోస్టర్ ఆవిష్కరిస్తున్న సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ తదితరులు

సీటీఆర్ఐ: అయోధ్యలోని రామ మందిరంలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో 19న స్థానిక ఏవీ అప్పారావు రోడ్డు నుంచి శ్రీరామ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్టు బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. ఆల్కాట్ గార్డెన్స్ వరకూ యాత్ర కొనసాగుతుందన్నారు. స్థానిక సరస్వతీ ఘాట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19న మధ్యాహ్నం రెండు గంటలకు ఏవీ అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమై, దానవాయిపేట, నందం గనిరాజు జంక్షన్, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా ఆల్కాట్ గార్డెన్స్‌లోని గేదెల నూకరాజు కల్యాణ మండపం వరకూ యాత్ర కొనసాగుతుందని వివరించారు. అయోధ్యలో రామాలయం పూర్తయి, ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో, సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ఈ యాత్ర తలపెట్టినట్టు చెప్పారు. వివిధ వేషధారణలు, కోలాటం, హరిదాసులు, రామ నామ సంకీర్తన చేసుకుంటూ యాత్ర సాగుతుందన్నారు. శ్రీరామ లీలలను వివరిస్తూ, పది వాహనాలు యాత్రలో ఉంటాయన్నారు. సాయంత్రం ఆరు గంటలకు యాత్ర ముగుస్తుందని చెప్పారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తులకు ప్రసాద వితరణ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. యాత్ర కన్వీనర్ తోట సుబ్బారావు, రాము మురారి హరిదాసు, సదా రామదాస్, సుబ్రహ్మణ్యం, హరి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీగా ఒక్క అభివృద్ధి పని చేశారా?

- వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడవలేదా?
- టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై రుడా ఛైర్మన్ రౌతు ధ్వజం



సమావేశంలో మాట్లాడుతున్న రౌతు సూర్యప్రకాశరావు

రాజమహేంద్రవరం రూరల్: అభివృద్ధి, సిద్ధాంతాలపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు వ్యాఖ్యానించారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌతు మాట్లాడుతూ «వైఎస్సార్ సీపీ నుంచి తొలి నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ తీసుకున్నది ఆదిరెడ్డి కాదా?, ఆ పదవి రాగానే వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి.. టీడీపీలోకి వెళ్లిపోయింది ఆయన కాదా? ఆయనా విలువలు, సిద్ధాంతాల గురించి మాట్లాడేది? అని నిలదీశారు. బోయ్స్ హాస్టల్ అభివృద్ధిపై ఆదిరెడ్డి జీఓలు తెచ్చారా?, ఎంపీగా ఉండవల్లి అరుణ్‌కుమార్, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హాస్టళ్ల అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు చేయించామని, హాస్టళ్లలో శిలాఫలకాలే నిజాలు చెబుతాయన్నారు. రూ.ఐదారు కోట్లు తెచ్చామంటున్న ఆదిరెడ్డి, అసలు ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని రౌతు డిమాండ్ చేశారు. యంగ్, డైనమిక్ లీడర్ ఎంపీ భరత్ రాజమండ్రి నగర రూపురేఖలు మార్చి, ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నగరవాసులంతా ఎంపీ భరత్‌ను అభినందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఎప్పుడూ విమర్శలు చేసే ఆదిరెడ్డికి.. అభివృద్ధి కనబడకపోవడంలో ఆశ్చర్యం లేదన్నారు. అభివృద్ధిలో సహకరించకపోయినా ఫర్వాలేదని, అభివృద్ధిని చూసి విమర్శించడం వారి గుణాన్ని చాటుతోందన్నారు. ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి చేసిన ఒక్క అభివృద్ధి పని ఉందా అని ప్రశ్నించారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించానని, తాను ఏం చేశానో ప్రజలకు తెలుసుని రౌతు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీల్లో చీఫ్ విప్ పదవి ఎంపీ భరత్‌కు ఇచ్చారంటే, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయనపై ఎంత గురి ఉందో గ్రహించవచ్చన్నారు. పార్టీ నాయకుడి వెన్నుపోట్లు పొడిచే గుణమే ఆదిరెడ్డికి అలవాటైందని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నక్కా శ్రీనగేష్, ఎస్వీ శ్రీనివాస్, మార్తి నాగేశ్వరరావు, మరిడయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆశాజనకంగా శనగ పంట



చంద్రేడులో కళకళలాడుతున్న శనగ పంట

రంగంపేట: మండలంలో శనగ పంట ఆశాజనకంగా కనిపిస్తుంది. మండల పరిధిలోని వడిశలేరు, రంగంపేట, చంద్రేడు, పెదరాయవరం గ్రామాల్లో రైతులు ఖరీఫ్‌లో వరి, మినుము పంటలు సాగు చేశారు. అనంతరం రబీలో వరి, శనగ సాగు చేశారు. వ్యవసాయ శాఖ 50 శాతం రాయితీపై 55 టన్నుల శనగ విత్తనాలు పంపిణీ చేయడంతో సుమారు 1,260 ఎకరాల్లో రైతులు శనగను సాగు చేశారు. ప్రస్తుతం శనగ పొలాలు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది శనగ పంటలో అధిక దిగుబడులు వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం శనగకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయడంతో వాతావరణం అనుకూలిస్తే తమ పంట పండినట్లేనని శనగ రైతులు చెబుతున్నారు.

అన్ని వర్గాలకు ఆరాధ్య దైవం అంబేడ్కర్

స్మృతి వనం పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ భరత్



అంబేడ్కర్ స్మృతి వనం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్



సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు

రాజమహేంద్రవరం రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్ని వర్గాలకు ఆరాధ్య దైవమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. బుధవారం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని తన కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పోస్టర్‌ను ఎంపీ ఆవిష్కరించారు. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో, రాజ్యాంగ హక్కుల సాధనకు అంబేడ్కర్ వాదులంతా కలసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాతకు నిలువెత్తు సత్కారం

రాజమహేంద్రవరం రూరల్: మహా మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరించున్న తరుణంలో.. కులమత, ప్రాంతాలకతీతంగా ప్రతిఒక్కరూ తరలిరావాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఉన్న ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు దాసి వెంకట్రావు, పతివాడ రమేష్, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్ తదితరులు మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఒక మతానికో, కులానికో పరిమితం కాదని, అందరి ఆరాధ్య దైవమన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమ సమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని, ఆయనకు ప్రతిఒక్కరూ మద్దతివ్వాలన్నారు. విజయవాడలో ఈ నెల 19న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వల్ల భారత దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి గుర్తింపు వస్తోందని వక్తలు ఆనందం వ్యక్తం చేశారు.

రెట్టింపు నగదు వస్తుందని.. ఆన్‌లైన్‌లో మోసం

రాజమహేంద్రవరం రూరల్: ఆన్‌లైన్‌లో వచ్చిన లింక్ ద్వారా రెట్టింపు నగదు వస్తుందని నమ్మి దఫదఫాలుగా రూ.10.31 లక్షలు చెల్లించి... మోసపోయిన బాధితుడి ఉదంతమిది. ఈ మేరకు బొమ్మూరు మురళీకొండ ప్రాంతానికి చెందిన బి.నాగ ఆదిత్యకిరణ్ బుధవారం సాయంత్రం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్య కిరణ్ బీటెక్ అనంతరం కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు. అతడికి గతేడాది డిసెంబర్ 23వ తేదీన ఆన్‌లైన్‌లో ఓ లింక్ వచ్చింది. రూ.2,500 నగదు చెల్లించి, టాస్క్ పూర్తి చేస్తే అదనంగా మరో రూ.2,500 తిరిగి చెల్లిస్తామని ఆ లింక్ సారాంశం. లింక్ క్లిక్ చేయగానే.. లావాదేవీలు మొదలయ్యాయి. మొదటిగా పూర్తి చేసిన టాస్క్‌కు చెల్లించిన దానికంటే అదనంగా నగదు కిరణ్ బ్యాంకు ఖాతాలోకి జమైంది.

అనేక సార్లు నగదు తనకు రావడంతో నమ్మకం కలిగి వివిధ దఫాలుగా రూ.10.31 లక్షల వరకూ చెల్లించి, రెట్టింపు నగదు వస్తుందని ఎదురుచూశాడు. తమకు తిరిగి మరో రూ.పది లక్షలు చెల్లిస్తే కానీ, ఆ మొత్తం నగదు తిరిగి జమ చేస్తామని ఆదిత్య కిరణ్‌కు మెసేజ్ రావడంతో అవాక్కయ్యాడు. ఆన్‌లైన్‌లో ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, తన సొమ్మంతా మోసపోయానని ఆదిత్య కిరణ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గొందేశి పూర్ణచంద్రారెడ్డికి ఘన నివాళి



పూర్ణచంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న శ్రీనివాసులరెడ్డి

రాజమహేంద్రవరం రూరల్: మాజీ కౌన్సిలర్, రాష్ట్ర డ్రైనేజీ బోర్డు కమిటీ సభ్యుడు గొందేశి పూర్ణచంద్రారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. గొందేశి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు, వైఎస్సార్ సీపీ నేత గొందేశి శ్రీనివాసులరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా చారిటబుల్ ట్రస్టు ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, మండల ప్రధాన కార్యదర్శి యెనుముల త్యాగరాజు, హితకారిణి డైరెక్టర్ సరిత రాణి, కాకులపాటి కుమార్ మహిళా నేత ఎస్‌కే సమీరా, జగదీష్, రాయుడు ప్రసాద్, సీతారాం చరణ్ తదితరులు నివాళులర్పించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం



సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు

కంబాలచెరువు: ప్రభుత్వ అటానమస్ కళాశాలలో 2010–2013 బ్యాచ్‌కు చెందిన ఎంపీసీ ఇంగ్లిష్ మీడియం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్రరావు, ఏలేశ్వరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సునీత మాట్లాడుతూ తమ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో స్థిరపడి, జీవితంలో ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. అప్పటి అధ్యాపకులు కూర్మయ్య, కామేశ్వరశర్మ, ప్రభాకరరావు, కృష్ణకుమార్, సర్వేశ్వరరావు, కామేశ్వరరావు, యూసుఫ్ బాషా, సత్య నారాయణరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి తాగు నీరు బంద్..!

80 గ్రామాలకు తప్పని తిప్పలు



నిరసన తెలుపుతున్న ప్రాజెక్ట్ సిబ్బంది

సీతానగరం: పురుషోత్తపట్నంలోని శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా శుద్ధి చేసిన తాగునీటి సరఫరా స్తంభించింది. జీతాలు చెల్లించని కారణంగా ఇక్కడి సిబ్బంది బుధవారం జీరో అవర్ నుంచి ప్రాజెక్టు కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో 80 గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకూ ప్రాజెక్టు నుంచి తాగునీటిని సరఫరా చేసి, ట్యాంకులు నింపిన అనంతరం సిబ్బంది సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నుంచి సీతానగరం, కోరుకొండ, గోకవరం, దేవీపట్నం, రాజానగరం మండలాల్లోని 80 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నాలుగు రోజుల క్రితం శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ మెయింటెనెన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాటి శేషారావు, ప్రధాన కార్యదర్శి కట్టమూరి వీరబాబు కలిసి, పది నెలల జీతాల బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 17 నుంచి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో, ప్రాజెక్ట్ నుంచి తాగునీటి సరఫరా నిలిపివేశారు. రాజమహేంద్రవరం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం వద్ద యూనియన్ సభ్యులు బుధవారం నిరసన తెలిపారు. అధికారులు, యూనియన్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.